www.prajasakti.com

ప్రజాశక్తి

బుధవారం 22 మే 2024

ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి



మాట్లాడుతున్న ఎడిఎ రామ్మోహనరావు

ప్రజాశక్తి-అంబాజీపేట

ముందస్తు ఖరీఫ్ సాగుకు కావలసిన విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచాలని పి.గన్నవరం సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్‌జెవి.రామ్మోహనరావు అన్నారు. అంబాజీపేట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ముందస్తు ఖరీఫ్ సాగుపై అవగాహనా సదస్సుకు ఆయన అధ్యక్షతన వహించారు. పంట కోత ప్రయోగాలకు సంబంధించిన కిట్లు పంపిణీ చేశారు. సబ్ డివిజన్ పరిధిలో గల పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు మండలాల వ్యవసాయ అధికారులు ఎ.కళ్యాణ్ సూర్యకుమార్, సిహెచ్ డి.విజయకుమార్, బి.మృదుల, ఏఈఓ దుర్గారావు,విఏఏ లు,విహెచ్ఎ లు పాల్గొన్నారు.

నిబంధనలపై ప్రైయి'వేటు'

- ప్రైవేటు కళాశాలల్లో కనీస సౌకర్యాల లేమి
- ఆకర్షణీయ ప్రకటనలతో విద్యార్థులకు గాలం
- అడ్డగోలుగా అడ్మిషన్లు
- అనుమతుల్లేకుండా హాస్టళ్ల నిర్వహణ
- అధికారులకు పట్టని వైనం



ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి

ర్యాంకుల సునామీ, అత్యుత్తమ ఫలితాల్లో మాదే అగ్రగామి, రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు మా విద్యార్థులకే సొంతం అంటూ అందమైన ప్రకటనలతో విద్యార్థులకు గాలం వేస్తున్న పలు, ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో నడుపుతున్న కొన్ని ఇంటర్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం శోచనీయం. ఇంటర్ బోర్డు నిబంధనలు పట్టని ఆయా కళాశాలలు అడ్డగోలుగా అడ్మిషన్లను దండుతున్నాయి. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సుమారు 200 ప్రైవేటు జూనియర్ కళాశాలలున్నాయి. వీటన్నింటిలోనూ దాదాపు 50 వేలు మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా పలు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అసౌకర్యాల నడుమ

పలు ప్రైవేటు కళాశాలల్లో ఇరుకు గదులుల్లోనే నిర్వహిస్తున్నారు. ఫ్యాన్లు, మరుగుదొడ్ల కొరత వేధిస్తోంది. సిబ్బంది కొరత మరీ తీవ్ర తరంగా ఉంది. విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలు సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుండడంతో తక్కువ మందిని నియమిస్తున్నారు. ఇలా పలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితి కొన్ని కళాశాలల్లో కనిపిస్తుంది. ఇళ్ల నుండి తెచ్చుకుంటున్న నీటిపైనే ఆధారపడాల్సి వస్తుందని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. సెక్షన్‌కు 80 మంది విద్యార్థులు, కోటా ప్రకారం సీట్ల కేటాయింపు బిల్డింగ్ పర్మిషన్, లీజ్ అగ్రిమెంట్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, పార్కింగ్ స్థలం, ఫర్నిచర్, కంప్యూటర్ గది, సిబ్బంది ఒరిజినల్ సర్టిఫికెట్లు, నాణ్యతమైన బోధనను అందించే అధ్యాపకులు లేని కళాశాలలు జిల్లాలో అనేకం ఉన్నాయి. వీటిపై పరిశీలన జరిపి అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కొన్ని కళాశాలలు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కళాశాలలు బ్రాంచీల పేరుతో ఒకటి రెండు కళాశాలలకు అనుమతులు తీసుకుని, 4, 5 కళాశాలల ద్వారా అడ్మిషన్లు చేసి తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటువంటి కళాశాలలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కళాశాలలకు గుర్తింపులేని లేకపోతే విద్యార్థులు నష్టపోయే అవకాశాలున్నాయి. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు సక్రమంగా అందే అవకాశం ఉంటుంది. గుర్తింపు లేని కళాశాలలో చేరిన విద్యార్థులకు ఉపకార వేతనాలు రాక, సర్టిఫికెట్లు అందక ఉన్నత విద్యలో చేరేందుకు అడ్డంకులు ఏర్పడతాయి. ఇలా అనేక సమస్యలు వస్తాయి.

అనుమతుల్లేని హాస్టళ్లు

కాకినాడ జిల్లాలో దాదాపు అన్ని ప్రైవేటు కళాశాలలు అనుమతులు లేకుండానే హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. శ్రీ చైతన్య, అగస్త్య, వైవిధ్య, అఖిల్, ఆచార్య తదితర కళాశాలలు ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే హాస్టళ్లు నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలా జిల్లాలో ఉన్న పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు వ్యాపారమే పరమావధిగా ఇంటర్ బోర్డు నిబంధనలకు నీళ్లొదిలేలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

మాయ ప్రకటనలతో మభ్యపెట్టే యత్నం

పలు కళాశాలలు ఆకర్షణీయమైన ప్రకటనలను అదరగొడుతున్నాయి. అత్యధిక మార్కులు తమ సొంతం అంటూ ఉదరగొగుతున్నాయి. ఈ మాయలో పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి లక్షలు దండుకుంటున్నాయి. కార్పొరేట్ సంస్థల్లో కాబోయే ఇంజినీర్లు, డాక్టర్లుగా తల్లిదండ్రులు ఊహించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కళాశాలలకు అనుమతులున్నాయో లేవో చూసుకోవడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అనుమతులున్న కార్పొరేట్ల మాయ మాటలు సైతం నమ్మి మోసపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలే ఉత్తమం

అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రశాంతమైన తరగతి గదులు, సైన్స్ విద్యార్థులకు అన్ని రకాల ల్యాబ్ సదుపాయాలతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలను అందించే ప్రభుత్వ జూనియర్ కళాశాలలే ఉత్తమమైనవని ప్రభుత్వ అధికారులు, అధ్యాపకులు తెలుపుతున్నారు. పైసా ఫీజు చెల్లించనవసరం లేకుండా చదువుల్లో కొనసాగవచ్చు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ముందస్తు ప్రణాళికతో కృషి చేస్తున్నారు.

సిట్ నివేదికను బహిర్గతం చేయాలి

సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు డిమాండ్

ప్రజాశక్తి-అమలాపురం

ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై దర్యాప్తునకు నియమించిన సిట్ బృందం సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు సిట్ నిర్ధారించిన నేపథ్యంలో ఆ నివేదికలోని అన్ని వివరాలనూ వెల్లడిరచడం మరింత అవసరం అని ఆయన అన్నారు. అల్లర్లు, హింసకు సంబంధించిన కేసుల దర్యాప్తులోని లోపాలను సరి చేసేలా ఎఫ్ఐఆర్‌లో మరికొన్ని సెక్షన్లు చేర్చాలని సిట్ ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయనీ ఏయే సంఘటనల్లో ఏయే సెక్షన్లు చేర్చవచ్చో కూడా నిర్దిష్టంగా వివరించినట్లు సమాచారం ఉందనిఅన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆయా ప్రాంతాల్లో సంఘటన ఎలా జరిగింది ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులెవరు సంఘటన జరగకుండా ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అని వెంకటేశ్వరరావు అన్నారు. అల్లర్లు జరగకుండా తీసుకున్న చర్యలు ఘటనలకు సంబంధించి ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి ఏయే సెక్షన్లు వేశారు అనే వివరాలు ప్రజలకు తెలియాలని అన్నారు. అసలైన నిందితులను కేసులో పెట్టారా లేక రాజకీయ ఒత్తిళ్లలకు లొంగి వారిచ్చిన పేర్లను కేసుల్లో ఇరికించారా లాంటి విషయాలను స్థానికులు, పోలీసుల నుంచి వివరాలు రాబట్టిన సిట్ ఆ అంశాలను కూడా నివేదికలో పొందుపరిచిందని మీడియా పేర్కొందని అన్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఈ సంఘటనలకు సంబంధించి 33 కేసుల్లో మొత్తం 1370 మంది నిందితులలో ఇప్పటి వరకు 124 మందిని మాత్రమే అరెస్ట్ చేయగా, మరో94 మందికి 41(ఎ) కింద నోటీసులు జారీ చేశారనీ మిగిలిన 1152 మంది సంగతి తెలియదనీ వారిలో అనేకమంది పరారీలో వున్నారని కథనాలు వస్తున్నాయనీ శాంతిభద్రతల పరిరక్షణే ఏకైక లక్ష్యంగా ఇకముందైనా పోలీసు యంత్రాంగం ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలనీ రాష్ట్ర ప్రజలకు అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ అటువంటి భరోసా కల్పించడం అవసరం అని సిట్ నివేదికను బహిర్గతపరిస్తే పారదర్శకత పెరిగి ప్రజలకు విశ్వాసం కలిగే అవకాశముంటుందనీ కారెం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు



గుడిగళ్లబాగలో ట్రాక్టర్‌పై తరలిపోతున్న మట్టి

ప్రజాశక్తి-రామచంద్రపురం

అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కె.గంగవరం మండలంలోను కాజులూరు మండలంలోనూ తవ్వకాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం మట్టి తవ్వకానికి బట్టీలకు తరలించడానికి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే ఏ విధమైన అనుమతులు తీసుకోకుండా పొక్లెనర్ల సహాయంతో మట్టిని లారీలు ద్వారా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల పనుల్లో బిజీగా ఉండగా ఇదే అదునుగా పొక్లెనర్లు ఉపయోగించి తవ్వకాలకు కొనసాగిస్తున్నారు. పేకేరు పరిధిలోని గుడిగళ్ళ బాగ, ఎర్ర పోతవరం, శివల గ్రామాల్లోను, కాజులూరు మండలంలోని రామచంద్రపురం రూరల్‌లోను మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నరాలు వెంకట్రావు గుడిగళ్లబాగలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. అయినప్పటికీ అధికారులు లేనీ సమయం చూసుకుని అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం దీనిపై దష్టి సారించి అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.

శాంతి భద్రతలపై అవగాహనా సదస్సులు



పెదపట్నంలంక లో స్థానికులకు అవగహన కలిపిసున్న పి.గన్నవరం సిఐ

వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు మంగళవారం గ్రామాల్లో శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహనా సదస్సులు నిర్వహించారు.

ప్రజాశక్తి-యంత్రాంగం

మామిడికుదురు: ఎన్నికల నిబంధనలలో భాగంగా కౌంటింగ్ రోజున ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పి గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్ అన్నారు. ఆయన మంగళవారం మండలంలోని పెదపట్నంలంక, అప్పనపల్లి గ్రామాలలో స్థానిక ప్రజలతో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిచేది తామే అని రాజకీయ పార్టీల ప్రముఖ నేతలు అంటున్నా వాటిలో తల దూర్చవద్దని హితవు పలికారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలలో తమ పార్టీయే గెలుపొందుతుందనే వాదనలు వినిపిస్తున్నాయన్నారు. ఈ వాదనలతో అనేక అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే గ్రూప్ అడ్మిన్ లపై ప్రత్యేక కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కౌంటింగ్ రోజు సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే గ్రామాలలో ప్రత్యేక ప్రదేశాలలో గ్రూప్ రాజకీయాలు నిర్వహించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.



నర్సిపూడి సదస్సులో మాట్లాడుతున్న ఎస్ఐ శ్రీను నాయక్

ఆత్రేయపురం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఎస్.శ్రీనివాసు హెచ్చ రించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నం దున సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉన్నాయని అన్నారు. మంగళవారం ఎస్పి ఆదేశాల మేరకు మండలం లోని ర్యాలీ, ఆత్రేయపురం గ్రామాల్లో శాంతిభద్రతలపై అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఎస్ఐ ఎస్.శ్రీనివాస్ వారి సిబ్బంది తో ర్యాలీ గ్రామంలో మెరక వీధి నందు కార్డినల్ సెర్చ్ నిర్వహించారు ఈ సెర్చ్ లో భాగంగా రికార్డులు లేని మోటార్ సైకిల్ గుర్తించి చలానాలు విధించారు. ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో 6 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు.

రామచంద్రపురం: ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతున్న సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. రామచంద్రపురం పట్టణ శివారులోని కొత్తూరు టిడ్కో గృహాల సముదాయాల్లో మంగళవారం డిఎస్‌పి బి.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు విస్తత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 22 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాటి యజమానులు సరైన ఆధారాలు చూపించి మోటార్ సైకిల్ తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా పోలీసులు వివరించారు. కార్యక్రమంలో సిఐ పి. దొరరాజు, రామచంద్రపురం ఎస్ఐ సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆలమూరు : ఎన్నికల నిబంధనల్లో భాగంగా ఎవరైనా ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఎల్.శ్రీను నాయక్ అన్నారు. ఆయన మంగళవారం మండలంలోని నర్సిపూడిలో స్థానిక ప్రజలతో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా సాగిందన్నారు. ఇక ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియపై అందరి దష్టి నెలకొందన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. అయితే ప్రజలు ఎవరికివారు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోల్ ఫలితాల కోసం చర్చలు, వాదనలు, బెట్టింగులు మంచి పద్ధతి కాదన్నారు. గెలిచేది తామే అని రాజకీయ పార్టీల ప్రముఖ నేతలు అంటున్నా వాటిలో తల దూర్చవద్దని హితవు పలికారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలలో తమ పార్టీయే గెలుపొందుతుందనే వాదనలు వినిపిస్తున్నాయన్నారు. ఈ వాదనలతో అనేక అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే




రామచంద్రపురం శివారులోని కొత్తూరులో టిడ్కో వాసులతో మాట్లాడుతున్న పోలీసులు

గ్రూప్ అడ్మిన్ లపై ప్రత్యేక కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ రోజున జరిగిన చిన్నపాటి అల్లర్లను రేపుతూ సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. అలాగే గ్రామాల్లో ప్రత్యేక ప్రదేశాలలో గ్రూప్ రాజకీయాలు నిర్వహించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. పై విధంగా నడుచుకుని మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఎస్ఐ శ్రీను నాయక్ సూచించారు.

అమలాపురం: ఓట్ల లెక్కింపు సమయంలో ప్రజలు సమన్వయం పాటించాలని పోలీసులు తెలిపారు. అమలాపురం రూరల్ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో అల్లవరం ఎస్ఐ హరీష్ కుమార్ మంగళవారం బోడసకుర్రు గృహ సముదాయం లో క్యాసో (కార్డన్ సెర్చ్ ఆపరేషన్) నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానస్పద వ్యక్తులను, చట్ట విరుద్ధమైన వాటిని సెర్చ్ చేశారు. అవసరమైన డాకుమెంట్స్ లేని 16 బైకులను, 1 ఆటో ను సీజ్ చేశారు .



ఆత్రేయపురంలో అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ



దాతకు స్వామి చిత్రపటం అందిసున్న ఆలయ సిబ్బంది

నిత్యాన్నదానానికి విరాళం

ప్రజాశక్తి -మామిడికుదురు

అప్పనపల్లి బాలబాలాజీ స్వామి శాశ్వత నిత్యాన్న దాన ట్రస్ట్‌కు మంగళవారం దాత విరాళం అందజేశారు. అల్లవరం మండలం, తాటికోన వాసులు ఉంగరాల దుర్గా రావు (లేట్), రత్న కుమారి దంపతుల కుమారుడు వీర మనోజ్ పుట్టిన రోజు ప్రతి ఏటా మే 21న అన్నదానము జరిపించు నిమిత్తం రూ.21,004 నిత్య అన్నదాన ట్రస్ట్ నకు మంగళవారం విరాళంగా ఇచ్చారని ఆలయ సహాయ కమిషనర్ గ్రంధి మాధవి తెలిపారు దాత దంపతులకు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదం అందజేశారన్నారు.

పుస్తక పఠనంతో విజ్ఞానం

ప్రజాశక్తి- మామిడికుదురు

విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రంథాలయ అధికారి సూర్యనారాయణ అన్నారు. శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా మంగళ వారం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. బిడిసి ఎరుబండి కన్నబాబు మాట్లాడుతూ వచ్చేనెల 7వ తేదీ వరకు ఈశిబిరాన్ని నిర్వహిస్తారని అన్నారు.

అక్రమ రొయ్యల చెరువుల తవకాలపై ఫిర్యాదు

ప్రజాశక్తి-రామచంద్రపురం


కె.గంగవరం మండలంలోని తాళ్లపూడి గ్రామంలో కడలి భాస్కరరావు రొయ్యల చెరువులు తవ్వారని గ్రామస్తులు తెలిపారు.చెరువుల తవ్వకాల వల్ల చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని చర్యలు తీసుకోవాలని మం డల రెవెన్యూ అధికారి వారికి గ్రామస్తులు ఫిర్యా దు చేశా రు. ఆర్‌డిఓ కార్యాల యంలో అక్ర మ రొయ్యల చెరువులపై ఫిర్యాదు చేసినట్లు రైతులు వివరించారు.

అన్నమయ్య పురస్కారానికి 'నల్లా' ఎంపిక

ప్రజాశక్తి-అమలాపురం

వాగ్గేయకారుడు అన్నమయ్య పురస్కారానికి అమలాపురం పట్టణానికి చెందిన శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ నల్లా నరసింహమూర్తి ఎంపికయ్యారు. సాంప్రదాయ కళలు పరిరక్షణ సంస్థ చిత్తూరు ఎఎస్ ఫౌండేషన్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో సంస్థ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 116 మంది ప్రముఖులకు అన్నమయ్య పేరిట ఈ పురస్కారం అందిస్తున్నారు. ఈనెల 26న ఈ ప్రదానం చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మడవల్లి చిరంజీవి మంగళవారం తెలిపారు.

కార్టూ'నిజం'



మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళి

జిల్లాలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని మంగళవారం కాంగ్రెస్ పారీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ప్రజాశక్తి-యంత్రాంగం

అమలాపురం : నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయము నందు మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం



ముమ్మిడివరంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నేతల నివాళి

అమలాపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వంటెద్దు బాబి అధ్యక్షతన అమలాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితా బత్తుల సుభాషిణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి మాట్లాడుతూ చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ పాలన లో అందరి మన్ననలు పొందారన్నారు. దేశంలో టెలి కమ్యూనికేషన్ అభివద్ధి చేశారనీ అన్నారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు తీసుకువచ్చారని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదట తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు పేరి శర్మ, సీనియర్ నాయకులు ఆర్లపల్లి ముత్యం, కట్టోజు శ్రీను, సుబ్బారావు, అయితాబత్తుల కుమార్ సింగ్, కోలా రమణ తదితరులు పాల్గొన్నారు.

మామిడికుదురు : నగరంలో పి.గన్నవరం కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ అభ్యర్థి ఇంటి వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఎంఎల్ఎ కొండేటి చిట్టిబాబు తదితరులు పూలమాలలు వేచి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం లో మండల శాఖ అధ్యక్షులు అప్పన శ్రీ రామకష్ణ, కాంగ్రెస్ నాయకులు కొండేటి వెంకటేశ్వరరావు, గెడ్డం వెంకటేశ్వరరావు, వానరాశి దొరబాబు,నేతల నాగరాజు, శ్రీను, నాగవరపు నాగరాజు,వాసర్ల మర్రిడయ్య, అంబటి శ్రీను, మట్ట సునీల్, బల్ల కీర్తి రానా తదితరులు పాల్గొన్నారు.

ముమ్మిడివరం: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని



అమలాపురంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నేతల నివాళి

ముమ్మిడివరం కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక పోలమ్మ చెరువు బుద్ధ పార్కు అవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పి ఉదయ భాస్కర వర్మ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఎల్ఎ అభ్యర్థిగా పోటీ చేసిన పాలెపు ధర్మారావు తదితరులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వడ్డీ నాగేశ్వరరావు, అయితాబత్తుల పండు బాబు, దివి వెంకన్నబాబు, చెల్లూరి బాలకృష్ణ, గిడ్డి రాజా, కముజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

నేరాలు ఘోరాలు



తనిఖీలో పాల్గొన్న అధికారులు

విజిలెన్స్ అధికారుల తనిఖీలు

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్

విజిలెన్స్, రెవెన్యూ ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం రాజమహేంద్రవరంలోని శ్రేడ్జ్ అస్సాం టీ, కీర్తి అస్సాం టీ, అస్సాం టీ షాపుల్లో తనిఖీలు చేశారు. ఎఫ్ఎస్ఎస్ సర్టిఫికెట్ లేకపోవడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ నోటీసులు జారీ చేశారు. నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్ టార్ట్రాజైన్, సన్ సెట్ పసుపులను టీ పౌడర్ కలపడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ టీ పౌడర్ ప్యాకెట్లను నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించామన్నారు. టీ పౌడిన కల్తీ చేయడానికి ఉపయోగిస్తున్న టార్ట్రాజైన్ (పసుపు) సన్ సెట్ పసుపులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్యాకింగ్ లైసెన్సు లేకపోవడం, టీ పౌడర్ ప్యాకెట్లపై కన్స్యూమర్ కేర్ వివరాలు లేకపోవడంతో లీగల్ మెట్రాలజీ అధికారులు కేసు నమోదు చేసారని తెలిపారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నందున ఎంఎస్ఓ 6-ఎ కింద కేసు నమోదు చేసి గ్యాస్ సిలిండర్ను స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్యాకింగ్ లైసెన్సు లేకపోడం, స్టాంప్ లేని వెయింగ్ మెషిన్ కలిగివున్నందున లీగల్ మెట్రాలజీ అధికారులు కేసులు బుక్ చేశారని తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు ముత్యాల నాయుడు, ఎస్ఐ నాంచర రాజు, జగన్నాథరెడ్డి, భార్గవ మహేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య

ప్రజాశక్తి - యు.కొత్తపల్లి

మండలంలోని అమరవిల్లి గ్రామానికి చెందిన బోరా దుర్గ (38) మంగళవారం గ్రామ శివారులో ఉన్న ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు...దుర్గ కొన్ని ఏళ్లుగా ఒక వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. అయితే వారి మధ్య తగాదా రావడంతో అతడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెప్పారు. ఆమెకు భర్త, పిల్లలు ఉన్నారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

కాపర్ వైర్ల చోరీ ముఠా అరెస్టు

ప్రజాశక్తి - దేవరపల్లి

దేవరపల్లి డైమండ్ జంక్షన్లో చోరీ సొత్తుతో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని 120 వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులోనే కాపర్ వైర్లను దొంగిలించిన ముఠా నలుగురు కలిసి వ్యానులో అమ్మడానికి విజయవాడ తీసుకెళుతుండగా అరెస్టు చేసినట్లు దేవరపల్లి ఎస్ఐ శ్రీహరిరావు తెలిపారు. కేసును కొవ్వూరు డిఎస్పి కెసిహెచ్.రామారావు పర్యవేక్షణలో, దేవరపల్లి సిఐ బాల సురేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వేధింపులు తాళ లేక వివాహిత ఆత్మహత్య

ప్రజాశక్తి - ఉప్పలగుప్తం

భర్త వేధింపుల తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ కె.ఆర్.జోషి తెలిపిన వివరాల ఇవి.. గొల్లవిల్లి పంచాయతీ ఇందిరానగర్ కు చెందిన పరమట లలిత(29)కు ఐదేళ్ల క్రితం మనిపల్లి నాగరాజు కుమారుడు భీమేంద్రతో ప్రేమ వివాహం జరిగింది. వారికి ముద్దేక కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త భీమేంద్ర ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో లలిత ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మతురాలి సోదరుడు పరమట ప్రసాదరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమలాపురం రూరల్ సిఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే మతురాలు తల్లి పుష్పవతి కుటుంబ సభ్యులు మాత్రం లలిత ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని భీమేంద్ర హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపించారు. తహశీల్దార్ టి.మల్లికార్జున రావు పంచనామా నిర్వహించారు. సంఘటన స్థలాన్ని డిఎస్పి ఎం.హేమ్మర్రావు అమలాపురం రూరల్ సిఐ వీరబాబు, ఎస్ఐ జోషి పరిశీలించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ప్రజాశక్తి - ముమ్మిడివరం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ముమ్మిడివరం నగర పంచాయతీ ప్రభుత్వాసుపత్రి సమీపంలో మంగళవారం జరిగింది. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లికి చెందిన పి.సాయి తేజ మోటార్ సైకిల్ పై వేగంగా వస్తూ మోటార్ సైకిల్ పై వెళుతున్న వెంకటేష్ను, గుబ్బల శ్రీమూర్తులను ఢీ కొట్టాడు. అనంతరం సాయితేజ రోడ్డు పక్కన ఉన్న పుచ్చకాయల దుకాణం లోకి దూసుకుపోయాడు. ఈ ప్రమాదంలో శ్రీమూర్తులు, వెంకటేష్, సాయితేజ గాయపడ్డారు. గాయ పడిన శ్రీమూర్తులు, వెంకటేష్లను ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయ పడిన సాయి తేజను అంబులెన్స్లో అమలాపురం కిమ్స్ ఆస్పత్రి తరలించారు. దీనిపై ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

ప్రజాశక్తి - ఉండ్రాజవరం

మండలంలోని వెలివం గ్రామానికి చెందిన పామర్తి రాజేష్ ఆదివారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఉండ్రాజవరం ఎస్ఐ ఎ.అప్పలరాజు తెలిపారు. ఆటోలో ఉల్లిపాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న రాజేష్కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం ఉల్లిపాయలు కొని తెచ్చుకునేందుకు వెళ్లి, అప్పటినుండి కనిపించ లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు.

పిఠాపురంపై లక్షల్లో బెట్టింగ్

-నియోజకవర్గంపైనే అందరి చూపు

ప్రజాశక్తి - యు.కొత్తపల్లి

పిఠాపురం కోటపై ఏ జెండా ఎగురుతుందో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకూ ఆగాల్సిందే. అయితే ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్కళ్యాణ్ పోటీ చేయడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. ప్రస్తుతం గెలుపోటములపై హోరా హోరీగా ప్రచారం జోరందుకుంది. ఇదే అదునుగా కొందరు జూదరులు బెట్టింగ్లను ప్రోత్సహిస్తున్నారు. ఈ బెట్టింగ్ల వ్యవహారం కోట్లలో ఉండటమే ఇక్కడ ప్రత్యేకత.



పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి నుంచి వంగా గీత, జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. దీంతో అందరి చూపు ఈ నియోజకవర్గంపైనే పడింది. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారా? లేక వంగా గీత గెలుపొందుతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాలు, బూత్ల వారీగా పడిన ఓట్లు ఆయా సామాజికవర్గాల వారీగా అభ్యర్థులు లెక్కలు వేసుకున్నారు. ఇక్కడ వంగా గీతదే విజయమని వైసిపి నేతలు ప్రకటిస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయాన్ని అందుకుంటారని జనసేన నేతలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు జూదరులు స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి లక్ష వరకూ పందేలు కాస్తున్నారు. ఇప్పటికే ఈ బెట్టింగ్ల వ్యవహారం కోట్లల్లోనే జరిగిందని సమాచారం. పవన్ కళ్యాణ్ గెలుస్తాడని 1:5 చొప్పున అంటే రూ.లక్షకు రూ.5 లక్షలు చొప్పున పందేలు కలుపుకున్నారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, చోటా నాయకులు మధ్యవర్తుల అవతారం ఎత్తి ఐదు శాతం కమిషన్తో జూదరులు పందేలకు పాల్పడుతు న్నారు. ఎవరు గెలిచిన మధ్యవర్తులకు ఐదు శాతం కమిషన్ ఇవ్వడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇప్పటికే పిఠాపురం, గొల్లప్రోలు, మండలాల్లో లక్షల రూపాయలు పవన్ గెలుస్తాడని బెట్టింగులు కాయగా, యు కొత్తపల్లి మండలంలో వంగా గీత గెలుపుపై పందాలు కాస్తున్నారు.

ఆస్తులపై కూడా పందాలు

రాజకీయ పార్టీలపై పిచ్చి అంతా ఇంత కాదు పార్టీ ఏదైనా పోటీ చేసిన తర్వాత ఒక్కరు మాత్రమే విజయం సాధిస్తారు. కానీ గెలుపోటమిలపై రాజకీయ నాయకులు ఆస్తులపై కూడా పందాలు కాసేందుకు సిద్ధపడుతున్నారు. లెక్కింపు సమయం 12 రోజులే ఉండడంతో భూములు, గృహాలు వంటి ఆస్తులపై పందాలు కాసేశారు. గెలుపోటములను పక్కన పెడితే ఈ పందేల్లో చేతులు కాల్చుకునే వారు మాత్రం వీధి పాలు అయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

-దోషులను శిక్షించాలని రాస్తారోకో

-సిఐ హామీతో ఆందోళన విరమణ



ధ్వంసం అయిన అంబేద్కర్ విగ్రహం

ప్రజాశక్తి - పిఠాపురం

పట్టణంలోని అగ్రహారంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం ముఖ భాగాన్నీ ధ్వంసం చేయడంతో స్థానికులు, దళిత సంఘాల నాయకులు మెయిన్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. విగ్రహం ధ్వంసం చేసిన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా దత్త క్షేత్రం మీదుగా పోలీసులు ట్రాఫిక్ని మల్లించారు. అక్కడికి చేరుకున్న సర్పవరం సిఐ వైఆర్కె.శ్రీనివాస్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. విగ్రహం ధ్వంసం ఘటనలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని తమకు న్యాయం చేయాలని స్పష్టమైన హామీ ఇస్తే గాని ఆందోళన విరమించే లేదని నిరసన కారులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులతో చర్చించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సదరు ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ధ్వంసం చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరంసిఐ, దళిత సంఘాల నాయకులు, స్థానికులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.



రాస్తారోకో చేస్తున్న ఆందోళకారులతో మాట్లాడుతున్న పోలీసులు

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు

ప్రజాశక్తి - కాకినాడ



లెక్కింపు కేంద్రాన్ని పరిశీలిస్తున్న జెసి

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రతిష్ట ఏర్పాట్లు చేయాలని జెసి, పిఠాపురం నియోజక వర్గం ఆర్ఓ ఎస్.రామ్సుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మంగళ వారం స్థానిక జెఎన్టియులోని సివిల్ డిపార్ట్మెంట్ పీజీ బ్లాక్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు- 2024లో పోలైన ఇవిఎంలు ఇతర పోలింగ్ సామాగ్రిని జెఎన్టియులో నియోజక వర్గాల వారీగా ఆయా బ్లాకుల్లో సురక్షితంగా భద్రపరిచడం జరిగిందన్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లను జెఎన్టియులోని సివిల్ డిపార్ట్మెంట్ పీజీ బ్లాక్లోను, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్ రూముల వద్ద ఓట్లు లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ప్రసంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.

వేసవి శిబిరంలో రోబోటిక్స్పై అవగాహన

ప్రజాశక్తి - పెద్దాపురం



విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ప్రతినిధి

పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో మంగళవారం రోబోటిక్స్పై అవగాహన కల్పించారు. మహమ్మద్ జమీల్ అలీ మిత్ర బృందం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఉపాధ్యాయుడు తాటిగడప సుబ్బారావు విద్యార్థులకు పద్యాలు పాడటంలో శిక్షణ ఇచ్చారు. అలాగే బుద్దా శ్రీనివాస్, దుంగల శ్యాం కుమార్ కాగితాలపై రంగు రంగుల బియ్యపు గింజలతో సీతాకోకచిలుకలను రూపొందించడంపై శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీ యూనియన్ నాయకులు టిఎల్.పద్మావతి కథలు చదవడం, కథలు చెప్పడంపై శిక్షణ ఇచ్చారు. దుంగల పూజిత సూర్యశ్రీ కరాటేలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. నీలపాల కృష్ణ కర్రసాము లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్కుమార్, మంజుల, అమృత పాల్గొన్నారు.

రాజీవ్గాంధీకి ఘన నివాళి

ప్రజాశక్తి - యానాం



మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని సమాచార శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రాజీవ్ బీచ్ మార్గంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్.మునిస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పి రాజశేఖరన్, సీఐ షణ్ముగం, ఎస్ఐ మురుగానందన్, కండవల్లి రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నీతి పద్యాలపై విద్యార్థులకు అవగాహన

ప్రజాశక్తి - పెద్దాపురం



విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయులు

స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో మంగళవారం విద్యార్థులకు నీతి పద్యాలపై అవగాహన కల్పించారు. గ్రంథాలయాధికారి పాలంకి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో తెలుగు ఉపాధ్యాయులు తాటిగడప సుబ్బారావు విద్యార్థులకు నీతి పద్యాల సారాంశాన్ని వివరించారు. అనంతరం నీతి పద్యాలు పాడటంలో శిక్షణ ఇచ్చి విద్యార్థులతో నీతి పద్యాలు పాడించారు. ఈ శిబిరంలో స్పోకెన్ ఇంగ్లీష్పైన శిక్షణ ఇచ్చారు. ఈ శిబిరంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వివిఎన్ఎస్వి.ప్రసాద్, సింగం బుల్లయ్య పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ సహకరించాలి

ప్రజాశక్తి - జగ్గంపేట



సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పి సతీష్కుమార్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పి సతీష్కుమార్ కోరారు. మంగళవారం జగ్గంపేటలోని శివపార్వతి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలన్నారు. అదే సహకారం కౌంటింగ్ రోజున, తరువాత అందజేయాలని కోరారు.

సకాలంలో సాగునీరు అందేలా చర్యలు

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా

ఉపాధి హామీ చట్టం ద్వారా పంట కాలువలు, డ్రయినేజీల్లో పూడికతీత పనులను ముమ్మరంగా చేపట్టి రైతాంగానికి సకాలంలో సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా డ్వామా జలవ నరుల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యుత్ సరఫరా, పోలింగ్ అనంతరం భద్రతల స్థితిగతులు, నరేగా పనుల నిర్వహణ వేసవిలో తాగునీటి సరఫరా స్థితిగతులు అంశాలపై జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్ అనంతరం అధికారులు ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ప్రస్తుత వేసవి దష్ట్యా కాలువలో నీటి సరఫరా నిలిపివేసినందున నరేగా ద్వారా ఫీల్డ్ చానల్స్ లో పేరుకుపోయిన పూడిక తీత పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి సమ స్యలు ఉత్పన్నం కాకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ద్వారా పుష్కలంగా తాగునీరు ప్రజలకు సరఫరా చేయాలని ఆదేశించారు. తాగునీటి వనరులు అందుబాటులో లేని ఆవాసాలలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. తాగునీటి ఎద్దడి సమస్యలు ఎక్కడా ఉత్పన్నం కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవ హరించాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుత వాతావరణం లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాల న్నారు పెట్రోలు డీజిల్ లూజ్ అమ్మకాలు నిర్వహించకుండా పటి ష్టం నిఘా ఉంచాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో డ్రోన్ ఫ్లయింగ్ పూర్తిగా నిషేధమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా బాణసంచా సామాగ్రి తయారు చేసేవారు ప్రస్తుతం మందు గుండు సామగ్రిని తయారు చేసి అమ్మకాలు నిర్వహించరాదన్నారు. ఓట్ల లెక్కిం పు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటు వంటి అవాంఛ నీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తును నిర్వహించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు .సార్వత్రిక ఎన్నికలు ముగిసిన క్రమంలో జూన్ నాలుగో తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుపై శ్రీనివాస కళాశాల ల్లో ఓట్ల లెక్కింపు అసెంబ్లీ, పార్ల మెంటుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్న క్రమంలో.వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయ కులు, ఇతర సిబ్బంది వివరాల జాబితాను ముందుగానే సిద్ధం చేసు కోవాలని తెలిపారు అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి ప్రత్యేక దారులు ఏర్పాటు చేయాలన్నారు బారికేడ్లు, మెష్లు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడు అంచెల భద్రత ఉంటుందన్నారు.స్ట్రాంగ్ రూమ్లు, తలుపులకు వేసిన సీళ్ళ, అక్కడ ఉన్న సెక్యూరిటీ, పరిసరా లను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గుర్తింపు కార్డులేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని సూచించారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ప్రజలు మీడియా ప్రతినిధులు పూర్తి సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూ ర్ అజయ్, డిఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, డిఆర్డిఎ పీడీ వి.శివశంకర్ ప్రసాద్, డ్వామా పీడీ ఎస్. మధుసూదన్, సిపిఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి సురేష్ బాబు, ఎన్నికల విభాగం సూపరింటెం డెంట్లు టి.వైద్యనాథ్ శర్మ, పి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

బుద్ధ జయంతి వేడుకలకు సన్నాహాలు

ప్రజాశక్తి-అమలాపురం

అమలాపురంలో ఈ నెల 23న త్రిరత్న బుద్ధ విహార్ లో జరిగే 2568వ బుద్ధ జయంతి వేడుకలు సన్నాహాలు పూర్తి చేశామని నిర్వాహకులు అన్నారు. మంగళవారం అమలాపురం బుద్ధ విహార్ లో జరిగిన కమిటీ సమావేశమునకు డిబి.లోక్ అధ్యక్షత వహించారు. దీనికి బిఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.హరిబాబు, బిఎస్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వి. దుర్గారావు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. డిబి.లోక్ మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు బుద్ధ విహార్ నందు బౌద్ధ భిక్షువులచే ప్రార్థన కార్యక్రమం, 10 గంటల నుంచి ఊరేగింపు, అనంతరం అంబేద్కర్ భవన్ లో సభా కార్యక్రమం నిర్వ:హిస్తారన్నారు. అంబేద్కరీయులు, బౌద్ధులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ఉద్యోగులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో బిఎస్ఐ జిల్లా అధ్యక్షులు రాంబోది కాశి, బుద్ధ విహార్ సభ్యులు పాల్గొన్నారు.

25న సుబ్బారావుకు డాక్టరేట్ ప్రదానం

ప్రజాశక్తి-కొత్తపేట

రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి వివివిఎస్.సుబ్బారావుకు గౌరవ డాక్టరేట్ లభించింది. సుబ్బారావులో ఉన్న ప్రతిభను గుర్తించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రతిపాదించింది. ఈనెల 25న చెన్నైలోని భారతీయ విద్యా భవన్ లో గౌరవ డాక్టరేట్ తో పాటు భారత కళా రత్న అవార్డును సుబ్బారావు స్వీకరించనున్నారు.

శిథిలావస్థలో ఉచ్చిలి ఎత్తిపోతల పథకం

సాగునీరందక రైతుల అవస్థ

ప్రజాశక్తి-ఆత్రేయపురం

మండలంలోని ఉచ్చిలి ఎత్తిపోతల పథకం శిథిలావస్థకు చేరింద. దీంతో రైతులకు సాగునీరు అందక పంట పొలాలు బీడు వాడుతున్నాయి. ఈ పథకంలోని మూడు మోటర్లు మరమ్మతులు గురై పాడైపోయి సంవత్సరాలు కావస్తున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేక పోవడంతో రైతులకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు . ఈ పథకం ద్వారా ఉచ్చిలి, ఆత్రేయపురం, వాడపల్లి, లొల్ల గ్రామాల పరిధిలో సుమారు 16 వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రెండు సంవత్సరాల నుండి ఈ పథకంలోని మోటర్లు గురవడంతో మరమ్మతులు చేయడానికి ఎటువంటి నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పథకం శిథిలావస్థకు చేరింది. గతంలో మూడు మోటర్లు పనిచేయడంతో పుష్కలంగా నీరు ఉండేది. ఈ పథకం ద్వారా 1600 ఎకరాలలో ఉద్యానవన పంటలకు రైతులు సాగునీరు పెట్టుకునేవారు. ఇరిగేషన్ అధికారులు ఈ పథకంపై దృష్టి సారించకపోవడం అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తడంతో ఈ పథకం మరుగున పడింది. రైతులు ఎన్నిసార్లు ఇరిగేషన్ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోలేదు. నియోజవర్గ ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన వారు నిమ్మకు నిరుతున్నట్లు వ్యవహరించేరే తప్ప రైతు సమస్యలను పట్టించుకోలేదు. ప్రభుత్వాలు మాత్రం రైతు సంక్షేమ దిశగా అడుగులు వేస్తు న్నామని వారి అభివృద్ధి ధ్యేయమని చెబుతాన్నరు తప్ప రైతు సమస్యలను పట్టించుకున్న వారే కరువయ్యారు. గోదావరి జలాలు పొలాలు పెట్టడం ద్వారా రైతులకు మేలైన దిగుబడులు వస్తాయి దీంతో రైతులు పంట కాలువల ద్వారా సాగునీటిని పొలాలు మళ్ళించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.



శిథిలావస్థకు చేరిన ఎత్తిపోతల పథకం



ఎండిపోయిన పంట కాలువ

తాగునీరు అందడం లేదు



ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందడం లేదు పొలాలు వీడు వాడుతున్నాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదు. మోటర్లు మరమ్మతులు గురై రెండు సంవత్సరాలు పైన అవుతుంది నేటికీ మరమ్మతులు చేయించలేదు. -నడింపల్లి సుబ్బరాజు, రైతు, ఉచ్చిలి